# సాక్షి తిరుపతి

గురువారం । 29 । ఆగస్టు । 2024




## తవ్వేస్తూ.. తరలిస్తూ..!

చంద్రగిరి మండలం తాటికోన ఎస్టీ కాలనీ సమీపంలో టీడీపీ నేతలు యథేచ్ఛగా మట్టి తవ్వేస్తున్నారు. - 8లో



## కదిలించిన 'కథనం'

దివ్యాంగుడికి పలువురు దాతలు సాయం అందించారు. 'సాక్షి'లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. - 8లో




## పరిశ్రమల్లో పటిష్ట భద్రత తప్పనిసరి

పరిశ్రమల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. - 8లో

## న్యూస్‌రీల్

### కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్!



వాగులో ఇసుక తవ్వుతున్న దృశ్యం

శ్రీకాళహస్తి రూరల్ : మండలంలోని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. గత గురువారం కలెక్టరేట్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్, ఎస్పీ జారీ చేసిన హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తూ అమ్మేస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం జింగిళిపాళెం సమీపంలోని వాగులో బుధవారం స్థానిక టీడీపీ నాయకులు జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. అలాగే మండల పరిధిలోని స్వర్ణముఖినదితో పాటు వాగులు, వంకలను సైతం ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేస్తున్నారు. స్థానిక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు.

### పోలీసు సేవలు చిరస్మరణీయం



మాట్లాడుతున్న ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి క్రైమ్ : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సుబ్బరాయుడు కొనియాడారు. బుధవారం ఆయన పోలీసు కుటుంబాలు, విశ్రాంత పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో జీవించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. కుటుంబ పెద్దగా మీ అందరి సంక్షేమానికి పాటుపడతామని వెల్లడించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన వారి సేవలే నేడు కొత్తగా పోలీసు బాధ్యతలు చేపట్టినవారికి స్ఫూర్తిదాయకమని వివరించారు.

### సమాజంలో మార్పు రావాలి



మహిళల విషయంలో తొలుత సమాజంలోనే మార్పు రావాలి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా నడుచుకోవాలి. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు భద్రత కొరవడింది. ఆస్పత్రిలో మంచి వాతావరణం ఉంటే మహిళా వైద్యులు మరింత వేగంగా పనిచేస్తారు. అదే స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు మానసికంగా బలంగా ఉంటారు. ఆ పరిస్థితులను కల్పించాలి. మహిళా వైద్యులు శారీరకంగా, మానసికంగా దృఢత్వంతో ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

– డాక్టర్ రేష్మా రెడ్డి, తిరుపతి



### భద్రతపై కమిటీ అవసరం



ప్రభుత్వాస్పత్రిలో భద్రత కల్పించే అంశంపై అక్కడే జూనియర్ డాక్టర్లతో ప్రత్యేక కమిటీ వేయాలి. భద్రతకు సంబంధించి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో కట్టుదిట్టంగా భద్రతను కల్పించాలి. ప్రభుత్వం తక్షణం ఆ దిశగా ఆదేశాలు ఇస్తే వైద్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆస్పత్రి ప్రాంగణాల్లో అసాంఘిక శక్తులు చొరబడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సెక్యూరిటీ వ్యవస్థను మరింత పెంచాలి. సీసీ నిఘాను బలోపేతం చేయాలి.

– డాక్టర్ వంశీకృష్ణ తిరుపతి

# తమ్ముళ్లూ.. సుఖీభవ



టీడీపీ నేతలు అక్రమ సంపాదన కోసం అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాసులు వెనకేసుకునేందుకు అవురావురుమంటూ ఎగబడిపోతున్నారు. అందుబాటులోని అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ సొమ్ములు పోగేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆరుగాలం కష్టించే కర్షకులను సైతం పావుగా వాడుకుంటున్నారు. అధికారుల సహకారంతో ఇబ్బడిముబ్బడిగా కౌలు కార్డులు మంజూరు చేయించుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే రూ.20వేల పెట్టుబడి సాయం కాజేసేందుకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కనీసం 3వేల మంది నకిలీ రైతులను సృష్టించేందుకు గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నారు.

- నకిలీ రైతులుగా మారిన టీడీపీ నేతలు
- 'అన్నదాత సుఖీభవ' నగదు కాజేసేందుకు పన్నాగాలు
- కౌలు కార్డులతో ప్రజాధనం లూటీకి సన్నాహాలు
- ఇష్టారాజ్యంగా కార్డులు పంపిణీ చేస్తున్న అధికారులు
- ఆందోళనలో అర్హులైన లబ్ధిదారులు

**జిల్లా సమాచారం**

- మొత్తం మండలాలు 33
- గ్రామాలు 1,044
- గత ఏడాది కౌలు కార్డులు 7,378
- ప్రస్తుతం జారీ చేసిన కార్డులు 9,494

తిరుపతి అర్బన్ : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు దోపిడీకి తెరతీస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఎంత దొరికితే అంత దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రైతులకు రూ.20వేల పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందుకోసం నకిలీ రైతుల అవతారమెత్తుతున్నారు. భూమి కౌలుకు తీసుకున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి కౌలు కార్డులు తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా సుమారు 2,116వేల నకిలీ కౌలు కార్డులు పొందారు. ఈ లెక్కన ఏటా ప్రజల సొమ్మును రూ.4.23 కోట్ల వరకు కొట్టేసేందుకు ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తమ పనికానిచ్చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ఎవరి పేరు సూచిస్తే వారికి ఆయా గ్రామ వీఆర్ఓలు కౌలు రైతు కార్డులు (సీసీఆర్సీ కార్డులు) ఇచ్చేశారు.

### అధికారులపై ఒత్తిడి

వ్యవసాయశాఖ అధికారులపై టీడీపీ కూటమి నేతలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. మనోడే సార్... వారికి కౌలు రైతు కార్డులు ఇప్పించండి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా మనకెందుకులే ఈ తలనొప్పి అనుకుంటూ కార్డులు ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. కౌలు కార్డుకు 4 నెలలు నుంచి 11 నెలలు వరకు మాత్రమే వర్తిస్తుంది. 4 నెలలకు కార్డు ఇస్తే ఒక సీజన్ పంటకు. 11 నెలలు కార్డు ఇస్తే రెండు సీజన్ పంటలకు ఉపయోగపడుతుంది. దీంతో దాదాపు అందరూ రెండు సీజన్ల కౌలు కార్డులు తీసుకుంటున్నారు.

### సాగు తగ్గింది.. కార్డులు పెరిగాయి!

నీటి వసతులు లేకపోవడంతో కౌలు రైతులు ఈ ఏడాది పంటలు సాగుచేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో పలుచోట్ల బీడు భూములు పెరుగుతున్నట్లు వ్యవసాయశాఖ వద్ద లెక్కలున్నాయి. అయితే కౌలు కార్డులు మాత్రం అదనంగా ఇచ్చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 30.91 హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 30.75 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి అయితే గత ఏడాది 7,378 మందికి కౌలు కార్డులు ఇచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,494 మందికి మంజూరు చేయడం గమనార్హం. అన్నదాత సుఖీభవ అమలు చేసేప్పటికి కౌలు కార్డుదారుల సంఖ్య 10వేలకు చేరుకుంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

### డూప్లికేట్లు ఇలా..

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు కొట్టేదామని టీడీపీ నేతలు డూప్లికేట్ కౌలు రైతులను సృష్టిస్తున్నారు. ఒక కుటుంబంలో 10 ఎకరాలు ఉండే రైతు ఉంటే అందులో 3 ఎకరాల చొప్పున మరో ఇద్దరికి ఇచ్చి కౌలు కార్డులు పొందేలా సహకరిస్తున్నారు. ఆయన పేరుపై 4 ఎకరాలు ఉంచుకుంటున్నారు. దీంతో ఆ కుటుంబంలో ముగ్గురికి రూ.20వేలు చొప్పున రూ. 60 వేలు పొందవచ్చునని పన్నాగాలు పన్నుతున్నారు. దీంతో నిజమైన కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. డూప్లికేట్ కౌలు రైతులు తయారుకావడంతో తమకు వచ్చే ప్రభుత్వ పథకాల్లో గండి పడుతుందని మథనపడుతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి అర్హులైన వారికి మాత్రమే కౌలు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 35వేల మంది రైతులు ఉంటే అదనంగా మరో 10 వేల మంది కౌలు రైతులను టీడీపీ నేతలు సృష్టిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు.

### అర్హత లేకుంటే చర్యలు తప్పవు...



అర్హత లేకుండా కౌలు రైతు కార్డులు పొందినవారిపై చర్యలు తప్పవు. కౌలు సేద్యం చేస్తున్న వారికి కౌలు కార్డులు ఇవ్వాలని వ్యవసాయశాఖ నుంచి వీఆర్ఓలకు జాబితా పంపుతాం. వారు అసలైన(భూహక్కుదారుడు) రైతు నుంచి ఒక అంగీకారపత్రాన్ని కౌలు రైతులు తీసుకుని వీఆర్ఓకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారికి కౌలు రైతు కార్డును అందిస్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కౌలు రైతు కార్డు ఉన్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా నగదు పంపిణీ చేశారు. అలాగే బ్యాంక్ రుణాలు సైతం మంజూరు చేయించారు. రైతులకు ఇచ్చిన అన్ని రాయితీలను కౌలు రైతులకు కల్పించారు. ఈ సర్కార్‌లో ఇప్పటి వరకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందనే అంశంపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

– ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి

# గురుతర గమనం



చిత్తశుద్ధి.. నిబద్ధత.. అకుంఠిత దీక్ష.. పట్టుదల ఉంటే అసాధ్యమన్నది లేదని నిరూపించారు కూనాటి సురేష్. శ్రీకాళహస్తి మండలంలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఆయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు. వృత్తికి ప్రవృత్తిని జోడించి ఆదర్శనీయునిగా నిలిచారు. ఈ మేరకు పోటీ ప్రపంచంలో గ్రామీణ విద్యార్థులను దీటుగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. పాఠ్యాంశాలను సులభతరంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. మూస ధోరణిలో సాగిన సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన ప్రక్రియకు డిజిటల్ సొబగులు తీసుకువచ్చారు. కరికులంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో కీలకపాత్ర పోషించారు. రెండు దశాబ్దాల గురుతర గమనానికి నేడు తగిన గుర్తింపు దక్కింది. ఆయన కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరుతోంది.

- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సురేష్
- పాఠ్య పుస్తకాల రచయితగా విశేష సేవలు
- సాంఘికశాస్త్రం బోధనకు డిజిటల్ మెరుగులు
- గ్రామీణ విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా అడుగులు



విద్యార్థులతో ఉపాధ్యాయుడు సురేష్



జాతీయ ఐసీటీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న సురేష్ (ఫైల్)

రేణిగుంట/శ్రీకాళహస్తి రూరల్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉపాధ్యాయుడు కూనాటి సురేష్ స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి. తల్లి పద్మావతమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసి ఉద్యోగవిరమణ పొందారు. తండ్రి మీరయ్య హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సురేష్ గ్రామీణ విద్యార్థుల్లో విద్యాభిరుచిని కలిగించి ఉత్తమ పౌరులుగా నిలబెట్టేందుకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాడు.. అనుకున్న లక్ష్య సాధనలో ఎన్నో కష్ట,నష్టాలను ఎదుర్కొన్నారు. ముందుగా 2002లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు.

### సత్తా చాటుతున్న విద్యార్థులు

ఊరందూరు హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో సత్తా చాటేలా తీర్చిదిద్దారు. గత ఏడాది ఊరందూరు హైస్కూల్‌లో పిల్లలు నిర్వహించిన 'మాక్ జీ-020 సదస్సు' రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలాగే షార్ట్ ఫిలిం రూపొందించిన ఓ విద్యార్థిని ఇటీవల స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల ప్రథమ బహుమతిని అందుకుంది.

### ఇద్దరూ ఒకే స్కూల్‌లో విధులు:

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కూనాటి సురేష్, ఆయన భార్య శాంతి బయోలాజికల్ టీచర్‌గా ఊరందూరు జెడ్పీ హైస్కూల్‌లోనే పని చేస్తున్నారు. విద్యావ్యాప్తికి ఆయన చేస్తున్న కృషికి ఆమె ప్రోత్సాహం తోడుగా నిలిచి ఫలప్రదమైన లక్ష్యాల వైపు వారి గమనం సాగుతోంది. ఆయన ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. రెండేళ్ల కిందట జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ ఐసీటీ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న ఆయన మరోసారిజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనుండడం జిల్లాకే గర్వకారణం.

### పుస్తక రచయితగా రాణింపు

ఆయన రచయితగా మూడు తరాల పుస్తకాలను కాలానుగుణంగా మార్పులను చేసి రచించారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. అంధ విద్యార్థుల కోసం ఆడియో పాఠాలు రూపొందించి ఉచితంగా అందించారు. రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా ఉపాధ్యాయులకు విద్యాబోధనపై శిక్షణనిచ్చి ఉత్తమ బోధనకు బాటలు వేశారు. ప్రావీణ్య ఫౌండేషన్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,500 పాఠశాలల్లోని 5 లక్షల మంది పిల్లలకు ఉపయోగపడేలా కంప్యూటర్ విద్యను ఉచితంగా అందజేశారు. గురుదేవా.కామ్ అనే వెబ్‌సైట్‌ను సొంతంగా రూపొందించి 23లక్షల మందికి ఉపయోగపడేలా సాంఘిక విజ్ఞాన సమాచారం పొందుపరిచారు.

### డిజిటల్ బోధన




విద్యార్థులకు వీడియో పాఠాలు బోధన

సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తానే డిజిటల్ క్రియేటర్ అవతారమెత్తి వీడియో, ఆడియో పాఠాలను రూపొందించారు. స్టడీ మెటీరియల్‌ను రూపొందించి విద్యార్థులకు ఉచితంగా అందించారు. పిక్టోరియల్ సోషల్ స్టడీస్ అనే పుస్తకాన్ని వెయ్యి చిత్రాలు, మ్యాపులతో సిద్ధం చేసి పంపిణీ చేశారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు విద్యాపరమైన ఆర్టికల్స్ రాశారు.

### మా పాఠశాలకు గర్వకారణం



మా పాఠశాలలో పని చేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కూనాటి సురేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం మాకెంతో గర్వకారణం. ఆయన నిత్య విద్యార్థిగా ఎప్పుడూ సరికొత్త జ్ఞానాన్ని పిల్లలకు అందించాలన్న తపనతో పని చేస్తుంటారు. ఆయన విభిన్న ఆలోచనే జాతీయ స్థాయి గుర్తింపునకు కారణమైంది. ఆయన 'పాఠశాల రాజ్యాంగం' అనే మోడల్ నియమావళి పుస్తకం రచించి విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు.

– సీహెచ్ రాజకుమారి, హెచ్‌ఎం, ఊరందూరు జెడ్పీ హైస్కూల్, శ్రీకాళహస్తి మండలం

### బాధ్యత మరింత పెరిగింది



జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం నా కష్టానికి దక్కిన గౌరవంగా భావిస్తా. ఈ అవార్డు నాకు రావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుత 8, 9, 10 తరగతుల స్టేట్ సిలబస్ ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగా ఉంది. మారిన కొత్త సిలబస్‌కు అనుగుణంగా ప్రతి పాఠానికి పవర్ పాయింట్లు పూర్తి చేయడం, వీడియోలు, క్విజ్‌లు, ఆన్‌లైన్ టెస్ట్‌లు తయారు చేయడం, ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క యాప్‌ను రూపొందించి వీటన్నింటినీ వెబ్‌సైట్ ద్వారా అందరికి ఉచితంగా జాతీయ స్థాయిలో ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకు రానున్నాం.

– కూనాటి సురేష్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు

# పటిష్ట భద్రత అవసరం



భోజన వసతిపై ఆరా తీస్తున్న సీతారామ్

తిరుపతి అర్బన్ : బాలిక హోమ్‌కు పటిష్ట భద్రత కల్పించడం అవసరమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారామ్ ఆదేశించారు. బుధవారం తిరుపతి సరోజినీదేవి కాలనీలోని ప్రభుత్వ బాలికల హోమ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల హోమ్‌కు చెందిన విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంపై ఆరా తీశారు. హోమ్ సూపరింటెండెంట్ నయోమితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి సమాచారంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ అంశంపై కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారని వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రతతో ఉండాల్సిన ఈ హోమ్ విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. నివేదిక ఆధారంగా హోమ్ సిబ్బంది,అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం భోజన సదుపాయాలపై బాలికలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఎం.వసంత, సభ్యులు పీవీఎస్ రవి కుమార్, పి.చంద్రశేఖర్ రెడ్డి, బి.మురళీమోహన్, ఎల్.కృష్ణమనాయుడు, జిల్లా బాలల సంరక్షణ అధికారి వి.శివశంకర్, హోమ్ వైద్యులు ఎస్.జయశ్రీ పాల్గొన్నారు.



తిరుపతి బులియన్

బంగారం :
24 క్యారెట్లు 10 గ్రాములు రూ.73,930
22 క్యారెట్లు ఒక గ్రాము రూ.6,697
వెండి:
హోల్‌సేల్ ధర (కిలో) రూ.87,600
రిటైల్ వెండి గ్రాము రూ.90.60



## రాత్రిళ్లు పెట్రోలింగ్ చేయాలి



వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. సైదాపురం పీహెచ్‌సీకి ప్రహరీ లేదు. మందుబాబుల బెడద ఉంది. పోలీసులు రాత్రిళ్ల పెట్రోలింగ్ చేపట్టాలి. రాత్రి వేళల్లో మహిళా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించాలి. మద్యం మత్తులో ఆస్పత్రికి వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. వైద్య సిబ్బందికి ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలి. డ్రెస్ చేంజ్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలి. నైట్ డ్యూటీ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యం కల్పించాలి. పూర్తిస్థాయిలో సెక్యూరిటీ నియమించాలి.

– నిత్య ప్రశాంతి, వైద్యాధికారి , సైదాపురం పీహెచ్‌సీ

## లోకల్ కమిటీలు అవసరం



కోల్‌కతా వైద్యురాలి ఘటనలో సుప్రీంకోర్టు తీసుకువచ్చిన గైడ్‌లైన్స్‌ను తక్షణం అమలుచేయాలి. అలాగే వేధింపుల నిరోధక కమిటీ తక్షణం తీసుకురావాలి. వీటన్నింటితో పాటు జిల్లాస్థాయి అధికారులు, వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, జూనియర్ డాక్టర్లు, మహిళా వైద్యులతో ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై డాక్టర్ల భద్రత, సౌకర్యాలపై చర్చించి వాటిని అమలు చేసేలా ఉండాలి. కోల్‌కతా లాంటి ఘటనలు ఇక పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠినమైన చట్టాలు, చర్యలు తీసుకురావాలి.

– డాక్టర్ మధుకృష్ణారెడ్డి, తిరుపతి

## క్లుప్తంగా

### అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు

**తిరుపతి సిటీ:** థాయిలాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సాంగ్క్లా యూనివర్సిటీ వేదికగా గురువారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న రీజినల్ నెట్‌వర్క్స్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్ అనే అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు హాజరు కానున్నారు. 14 దేశాలకు చెందిన వర్సిటీ అధ్యాపకులు హాజరుకానున్న ఈ సదస్సుకు మహిళా వర్సిటీ నుంచి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ రజని, డీన్ ఆర్ ఉషా, ప్రొఫెసర్ జ్యోత్స్న పాల్గొంటారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సదస్సులో పేదరిక నిర్మూలనలో వివిధ దేశాలు చేపడుతున్న సంస్కరణలు, విధానాలు, వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటిపై చర్చించనున్నారు.

### కందిపప్పుకు టెండర్లు

**తిరుపతి అర్బన్ :** అంగన్‌వాడీ సెంటర్లకు కందిపప్పు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కందిపప్పు కేజీ ప్యాకెట్లు అందించేందుకు ఆసక్తిగల రిజిస్టర్డ్ మిల్లర్లు, హోల్‌సేల్ డీలర్లు, ఏజెన్సీలు టెండర్ కోట్ చేయాలని కోరారు. గురువారం ఉదయం 10 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెండర్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

### గంజాయి పట్టివేత

**తిరుపతి క్రైమ్ :** తిరుపతిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నగరానికి చెందిన సాయిభాను, మొక్కల భరత్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని తెలిపారు. నిందితులు మంగళవారం సాయంత్రం హీరో హోండా షోరూం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

### కారు ఢీకొని ఒకరి మృతి

**రాపూరు :** చిట్వేలి మార్గంలో బుధవారం కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కుంచర్లపాడుకు చెందిన వీరేపల్లె వెంకటరత్నయ్య(50) వైఎస్సార్ జిల్లా చిట్వేలికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో రాజంపేట నుంచి గూడూరుకు వస్తున్న కారు ఢీకొంది. దీంతో వెంకటరత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న సీఐ విజయకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

పక్రృతి వనరులను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇసుకతోపాటు మట్టిని సైతం తవ్వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పచ్చమూక మట్టి దందాకు రెవెన్యూ అధికారులు సైతం సహకారం అందిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రపు జరిమానాలు విధించి వాహనాలను వదిలిపెట్టేస్తున్నారు. ఇదే బాటలో పోలీసులు సైతం కేసులు నమోదు చేసి పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మట్టి మాఫియాతో అధికారులు కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు.



లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్లు

# తవ్వేస్తూ.. తరలిస్తూ..!

**రెచ్చిపోతున్న మట్టి మాఫియా**
- సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు
- ఫిర్యాదులపై తూతూమంత్రంగా జరిమానాలు
- కేసులు నమోదు చేసి చేతులుదులుపుకుంటున్న పోలీసులు

**చంద్రగిరి :** మండల పరిధిలోని తాటికోన ఎస్టీ కాలనీ సమీపంలో కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు గ్రావెల్‌ను అక్రమ రవాణా వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిస్తున్నారు. సహజ సంపద దోపిడీకి గురి కావడంతో మంగళవారం స్థానికులు పోలీసుల, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జరిమానాలతో సరి..!

మట్టి దోచుకుని రూ.లక్షలు దండుకుంటున్న అధికార పార్టీ నాయకుల వాహనాలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు, రాజకీయ ఒత్తిడి లోనయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఘటన స్థలంలో 6 ట్రాక్టర్లు ఉండగా అందులో 4 ట్రాక్టర్లను మాత్రమే సీజ్ చేసినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లకు నామ మాత్రంగా రూ.5వేల చొప్పున జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు ట్రాక్టర్లపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

**డీటీకి నజరానా..?**

అక్రమంగా మట్టి తరలిస్తున్న టీడీపీ నాయకులు, ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు నజరానా అందించినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. ఆ డీటీ బంధువులకు ఉచితంగా 10 టిప్పర్ల లోడు మట్టిని పంపించినట్లు చెబుతున్నారు. ఫలితంగానే ట్రాక్టర్లు, హిటాచీని విడిచిపెట్టడం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

**హిటాచీ ఎక్కడ..?**

తాటికోన సమీపంలో అక్రమంగా గ్రావెల్‌ను తవ్వుకుని లక్షలాది రూపాయలు దోచుకుంటున్న టీడీపీ నాయకుడి హిటాచీని అధికారులు వదిలేసినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న అధికారులు, వారి కళ్ల ముందే హిటాచీ మట్టిని తవ్వుతుంటే ఎందుకు సీజ్ చేయలేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఆదేశాలతో హిటాచీని వదిలేసినట్లు సమాచారం. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం హిటాచీ నంబరు ఆధారంగా జరిమానా విధించామని సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విశేషం.

**ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం**

తనపై ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. తనకు గాని, తన బంధువులకు గానీ ఎవరూ గ్రావెల్ తరలించలేదని, ఓ మహిళా అధికారిపై ఇలా ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. దీనపై న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.



తాటికోన సమీపంలో కొండ తొలుస్తున్న హిటాచీ



## కదిలించిన కథనం





సమాజంలో మానవత్వం మిగిలే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. శాపగ్రస్తులకు అండగా నిలబడుతుంటారు. ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన 'సాక్షి'లో 'నాన్నే నడకయ్యాడు' శీర్షికతో ప్రత్యేక ఫీచర్ ప్రచురితమైంది. హనుమంతు అనే దివ్యాంగుడికి అన్నీతానై చూసుకుంటున్న తండ్రి రాజు పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ కథనం పలువురు మానవతావాదులను కదిలించింది. బుధవారం ఎంజీఎం స్కూల్ ఆవరణలోని భవిత కేంద్రంలో ఈ మేరకు ముగ్గురు దాతలు ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ తహసున్నీసా, వెలుగు విభిన్న ప్రతిభావంతుల సమస్త ఉదయ మోహన్ రెడ్డి సహకారంతో సుమారు రూ.11 వేలు విలువైన వీల్ చైర్‌తోపాటు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో డీవైఈఓ బాలాజీ, ఎంఈఓ భాస్కర్ నాయక్, భవిత అసిస్టెంట్ పీడీ వెంకటరమణారెడ్డి, టీచర్ భవానీ, ఇంపాక్ట్ సభ్యులు చంద్రకళా రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ నిరంజన్ పాల్గొన్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి

## రెచ్చిపోయిన పచ్చమూక

**భాకరాపేట :** చిన్నగొట్టిగల్లు మండలం చిట్టిచెర్ల పంచాయతీ తుమ్మచేనుపల్లెలో బుధవారం రాత్రి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. గ్రామంలో తుడా నిధులతో నిర్మించిన జగనన్న సమావేశ మందిరం శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన గ్రామస్తులను చితకబాదారు. అలాగే స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించిన సకాలంలో రాలేదని గ్రామస్తులు వాపోయారు. టీడీపీ మూక దాడులతో గ్రామస్తులు వణికిపోయారు.



టీడీపీ నేతలు ధ్వంసం చేసిన శిలాఫలకం

## శ్రీవారి దర్శనానికి 14 గంటలు

**తిరుమల:** తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,153 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,863 మంది తలనీలాలు సమర్పించారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

## శ్రీసిటీలో సీజీఎస్టీ కమిషనర్ పర్యటన



ఆనంద్‌కుమార్‌కు జ్ఞాపిక అందిస్తున్న శ్రీసిటీ ఎండీ

**సత్యవేడు:** సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్(ఆంధ్రప్రదేశ్) పి.ఆనంద్‌కుమార్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, కంపెనీలకు అందిస్తున్న సదుపాయాలు, సుస్థిరతా చర్యలు, కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలను వివరించారు . వివిధ అంశాలను తెలుసుకున్న ఆయన శ్రీసిటీ అభివృద్ధిపై యాజమాన్య కృషిని ప్రశంసించారు. బహుళ రంగాలలో పెరుగుతున్న ఎగుమతి కార్యకలాపాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ చెల్లింపుల్లోనూ శ్రీసిటీ పని తీరును కొనియాడారు. ఆనంద్ కుమార్ పర్యటన తమకెంతో ముఖ్యమైనదని డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన పరిశీలనలు, సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి అత్యంత విలువైనవిగా తెలిపారు.

## రేపు విద్యుత్ ఉద్యోగుల వాలీబాల్ జట్టు ఎంపికలు

**తిరుపతి రూరల్:** తిరుపతి సర్కిల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల వాలీబాల్ సెలక్షన్స్‌ను శుక్రవారం తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ కార్యదర్శి లీలారామ్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వాలీబాల్ క్రీడా మైదానంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ సెలక్షన్స్‌కు ఆసక్తి కలిగిన విద్యుత్ పర్మినెంట్ ఉద్యోగులు, జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 కార్మికులు హాజరుకావాలని కోరారు. సెలక్షన్స్‌లో ఎంపికైన జట్టు సెప్టెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగే ఇంటర్ సర్కిల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9966548349లో సంప్రదించాలని కోరారు.

## ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు



**శ్రీకాళహస్తి:** శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,97,72,140 వచ్చినట్లు ఈవో ఎస్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఆలయ ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను బుధవారం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద లెక్కించినట్టు పేర్కొన్నారు. ఇందులో 98 గ్రాముల బంగారు, 605.100 కిలోల వెండి, 233 విదేశీ కరెన్సీ వచ్చాయని వెల్లడించారు.

## డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 9 మందికి జైలు

**తిరుపతి లీగల్ :** డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కోర్టు సముదాయాల ముందు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న విజయపురం మండలం పాన్నూరుకు చెందిన కార్ డ్రైవర్ కె.బాలవర్ధన్, రేణిగుంట మండలం ఎలమండ్యంవాసి ఏ. వెంకటేశుకు మూడు రోజులు చొప్పున జైలు శిక్ష, రూ.10వేల వంతున జరిమానా విధించారు. అలాగే తిరుపతి జీవకోనకు చెందిన సి.బాలాజీ, పీకే లేఅవుట్‌కు చెందిన కె.జగదీష్, యాదవ్ కాలనీకి చెందిన ఎం.శంకర్, నెహ్రూ నగర్‌కు చెందిన ఏ.ఆదినారాయణ, తిరుపతి, క్రాంతి నగర్ కు చెందిన ఆర్ ప్రవీణ్ సాయి, తిరుపతి, అనంత వీధికి చెందిన పి పెరుమాళ్, శ్రీనివాస్ నగర్‌కు చెందిన ఏ.దినేష్‌కు రెండు రోజులు చొప్పున జైలు శిక్ష, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే స్వల్ప మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మందికి రూ.10వేల వంతున జరిమానా విధించారు.

## పింక్ బస్సులతో ఉచిత వైద్య శిబిరాలు

**తిరుపతి తుడా:** క్యాన్సర్ నివారణ కోసం స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ తగిన చర్యలు చేపడుతోందని, పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తోందని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం, ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడం అనే లక్ష్యంతో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ సంస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలపై సంస్థ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 22 పీహెచ్‌సీల పరిధిలో 200 పైగా వైద్య శిబిరాలు నిర్వహించామని వివరించారు. ఆరు నెలల వ్యవధిలో జిల్లాలో 22 శాతం జనాభాలో దాదాపు 12 శాతం మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని పేర్కొన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెలా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారని తెలిపారు. క్యాంపుల్లో వ్యాధికి సంబంధించిన అనుమానితులను గుర్తిస్తే వారికి సకాలంలో సరైన వైద్యం అందించేందుకు స్విమ్స్ పలు చర్యలు చేపడుతోందన్నారు. క్యాన్సర్ అనుమానితులకు ఎలాంటి ప్రభుత్వ, ప్రయివేటు ఇన్సూరెన్స్ లేకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్, డైరెక్టర్ ఫ్రీ బిల్ పద్ధతుల ద్వారా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని స్విమ్స్ కల్పిస్తోందని తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పింక్ బస్సుల క్యాంపులను మహిళలు, పురుషులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

## మద్యం దుకాణాల ఉద్యోగులు ఎక్కడికక్కడ అరెస్టు

**చిత్తూరు అర్బన్:** విజయవాడలో గురువారం తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళుతున్న చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు దుకాణాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీని విడుదల చేయనుంది. అయితే ఇప్పటికే రెండు జిల్లాల్లో పనిచేస్తున్న వెయ్యి మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గత రెండు నెలలుగా వీరిరి వేతనాలు చెల్లించలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ విధివిధానాలను నిరసిస్తూ పలువురు ఉద్యోగులు గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఉద్యోగులంతా విజయవాడకు బయలుదేరగా వారిని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం, పోలీసులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

## నేటి నుంచి ఒన్ హెల్త్ రాష్ట్ర స్థాయి సదస్సు

**తిరుపతి కల్చరల్:** ఐఏపీఎస్ఎం, ఐపీహెచ్ఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ గురువారం నుంచి మూడు రోజులపాటు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఒన్ హెల్త్ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక వైద్య విభాగాధిపతి సునీత తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడారు. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మానవ మనుగడ, వ్యాధుల నివారణ చర్యలు, జంతువులు, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై ప్రముఖ వక్తల ఉపన్యాసం ఉంటుందన్నారు. ప్రధానంగా పర్యావరణ దుష్ప్రభావాలతో చిన్న పిల్లలకు కలిగే హానిపై యునిసెఫ్ ప్రతినిధులు వివరిస్తారని పేర్కొన్నారు. ఇదే అంశంపై పీజీ విద్యార్థులకు వైద్య శాస్త్రీయ పద్ధతులు, ఒన్ హెల్త్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారని తెలిపారు. సదస్సు నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ వీర కిరణ్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న వైద్యులు

## పరిశ్రమల్లో పటిష్ట భద్రత తప్పనిసరి

**తిరుపతి అర్బన్ :** ప్రాణం విలువను గుర్తించాలని, పరిశ్రమల్లో పటిష్ట భద్రత తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల కారణంగా ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. బతుకుదెరువు కోసం మన ప్రాంతానికి వస్తే వారికి జీతాలు ఇవ్వడం, వసతులు కల్పించడమే కాకుండా సరైన భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ప్రమాదం సంభవించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఆలస్యం కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. ఎంట్రీతోపాటు ఎగ్జిట్ ప్రాంతాల్లో ఫైర్ ఫైటింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫైర్ స్టేషన్ విభాగం వారు ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిశ్రమల్లో మాక్ డ్రిల్ చేపట్టాలని కోరారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాద ఘటనలు గుర్తుపెట్టుకుని, అలాంటి పరిస్థితులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, ఫైర్ అధికారి రమణయ్య, పీసీబీ అధికారి మదన్‌గోపాల్, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి అధికారి రామ్మూర్తి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ చంద్ర శేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మదన్ మోహన్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్



